క్లుప్తంగా

సీపీఎం రాష్ట్ర కమిటీలో ఇద్దరు జిల్లా వాసులు


బి.బలరామ్


జేఎన్‌వీ గోపాలన్

భీమవరం: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిగా పాలకోడేరు మండలం మోగల్లు గ్రామానికి చెందిన బి.బలరాం, భీమవరం పట్టణానికి చెందిన జేఎన్‌వీ గోపాలన్ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి మూడు రోజుల పాటు నెల్లూరులో నిర్వహించిన సీపీఎం రాష్ట్ర మహా సభల్లో ఎంపిక చేసినట్లు సీపీఎం కార్యాలయం బుధవారం తెలిపింది. గతంలో సీపీఎం జిల్లా కార్యదర్శిగా పని చేసిన బలరాం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిగా ఎన్నిక కాగా ప్రస్తుతం జిల్లా కార్యదర్శిగా పని చేస్తున్న గోపాలన్ రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

కార్యాలయాల చెంతనే చెత్త


కాళ్లకూరులో కార్యాలయాల ఆనుకుని రహదారిపై వేస్తున్న చెత్త

కాళ్ల: రోడ్ల పక్కన చెత్త వేస్తున్నారు. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామ పంచాయతీ పరిధిలో రాష్ట్రీయ రహదారిని ఆనుకుని పోలీస్ స్టేషన్, గ్రామ సచివాలయం భవనాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వ కార్యాలయాలను ఆనుకుని చెత్త వేస్తున్నారు. ఎన్ని సార్లు తొలగించినా చెత్త వేస్తూనే ఉన్నారు. కార్యాలయ ఉద్యోగులు, కార్యాలయానికి వచ్చే లబ్ధిదారులు, రోడ్లపై వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ కార్యాలయాలను ఆనుకుని రహదారి పక్కన చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

అంజన్న విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు

ఆకివీడు: స్థానిక రైల్వే స్టేషన్ వద్ద తీగలదొడ్డి ప్రాంతంలో నూతనంగా నిర్మించిన 36 అడుగుల అభయాంజనేయస్వామి విగ్రహ ప్రారంభోత్సవం, సీతారాములోరి విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామోత్సవం నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ఠను ఏడో తేదీన నిర్వహించేందుకు ప్రత్యేక పూజలు ప్రారంభించారు.

జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి


ఎంఎ సోమశేఖర్

భీమవరం: మార్చి 8న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని భీమవరం 3వ అదనపు జిల్లా జడ్జి, మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్ ఎం ఎ సోమశేఖర్ బుధవారం చెప్పారు. జాతీయ లోక్ అదాలత్‌లో పెండింగ్‌లో ఉన్న సివిల్ కేసులు, రాజీ కాదగ్గ క్రిమినల్ కేసులు, చెక్కు బాకీ కేసులు, మోటార్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, మనోవర్తి, చిట్ ఫండ్, బ్యాంక్, ఎక్సైజ్ కేసులు వంటి కేసులు రాజీ చేసుకోవచ్చునన్నారు. ప్రతిరోజూ ప్రీ లోక్ అదాలత్ సిట్టింగులు ఏర్పాటు చేసి ఇరు పార్టీలకు కౌన్సిలింగ్ ఇచ్చి కేసులను రాజీ చేస్తున్నామన్నారు. జాతీయ లోక్ అదాలత్‌లో రాజీ అంతిమ తీర్పు కాబట్టి అప్పీలు చేసుకునే అవకాశం కూడా లేదని సోమశేఖర్ వివరించారు. న్యాయవాదులు, పోలీసు అధికారులు జాతీయ లోక్ అదాలత్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన కోరారు.

మద్యం షాపుల దరఖాస్తు గడువు పెంపు

పాలకొల్లు అర్బన్: గీత కులాల మద్యం షాపుల కోసం ఈ నెల 8న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పాలకొల్లు సర్కిల్ ఎక్సైజ్ సీఐ మద్దాల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 10న ఉదయం 10 గంటలకు భీమవరం కలెక్టరేట్ కార్యాలయంలో లాటరీ తీయనున్నట్టు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సెల్ నెంబర్ 94409 02437లో సంప్రదించాలని తెలిపారు.

పదోన్నతిపై బదిలీ

పెనుగొండ: విద్యుత్ శాఖ పెనుగొండ సబ్ డివిజన్ ఏడీఈ కె.రాంబాబు ఈఈగా పదోన్నతి పొందారు. కోనసీమ జిల్లా అమలాపురం సర్కిల్‌కు బదిలీ అయ్యారు. రాంబాబును పలువురు అభినందించారు. బుధవారం ఆయన పెనుగొండ నుంచి రిలీవ్ అయ్యారు.

లక్ష్మీగణపతికి విశేష పూజలు

పెనుమంట్ర: స్థానిక మెయిన్‌రోడ్డులో ఉన్న శ్రీలక్ష్మీగణపతి స్వామి ఆలయం ఐదో వార్షికోత్సవం సందర్భంగా బుధవారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో స్వామివారికి మహారుద్రాభిషేకం, గణపతి హోమం అనంతరం ప్రసాదాన్ని వితరణ చేశారు.

నిషేధించాల్సిందే..!

- సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రేతలపై అధికారుల దాడులు
- ఇటీవల 300కేజీల వరకు స్వాధీనం
- ప్రత్యేక దృష్టిపెట్టిన మున్సిపల్ ప్రత్యేక అధికారి జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి


భీమవరంలో షాపుల యాజమానులకు ప్లాస్టిక్‌పై అవగాహన కల్పిస్తున్న జేసీ రాహుల్ కుమార్‌రెడ్డి

భీమవరం(ప్రకాశం చౌక్): పాలిథిన్ సంచుల వినియోగంతో మానవ ఆరోగ్యానికి, పర్యావరణానికి ముప్పు పొంచి ఉందని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మానవాళికి పర్యావరణానికి పెనుభూతంగా మారిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై అధికారులు జోరు పెంచారు. భీమవరం పట్టణంలో ప్లాస్టిక్ నిషేధానికి పటిష్ట చర్యలకు శ్రీకారం చుట్టారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో పాటు ప్లాస్టిక్ వినియోగిస్తూ, విక్రయిస్తున్న వ్యాపారులకు జరిమానా విధిస్తూ కఠిన చర్యలు చేపట్టారు. ఈ నెల 1నుంచి ప్రభుత్వ నిబంధనలోపు ఉన్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధిస్తూ జాయింట్ కలెక్టర్ రాహుల్‌కుమార్‌రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారు. అయినప్పటికీ అధికారుల ఆదేశాలను అతిక్రమించి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడిన, విక్రయిస్తున్న దుకాణదారుల నుంచి అపరాధ రుసుము వసూలు చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.

ఇప్పటి వరకు 300 కిలోల సీజ్

ఈనెల 1 తేదీ నుంచి పట్టణంలో ప్లాస్టిక్ నిషేధం అమలు చేయడం ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు పట్టణంలో మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో శానిటరీ అధికారులు షాపుల్లో దాడులు చేసి 300 కిలోలు వరకు ప్లాస్టిక్ వస్తువులను సీజ్ చేశారు.


సీజ్ చేసిన ప్లాస్టిక్ వస్తువులు


భీమవరంలో వైన్ షాపులో ప్లాస్టిక్ వస్తువుల వాడకంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జేసీ

చర్యలు తీసుకుంటాం



కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టణంలో ప్లాస్టిక్ నిషేధంపై తగు చర్యలు తీసుకుంటున్నాం. నిత్యం షాపులు, హోటల్స్, ఇతర దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాము. ప్లాస్టిక్ వస్తువులు విక్రయిస్తే మొదటి సారి జారిమాన విధించడం జరుగుతుంది. మళ్లీ ప్లాస్టిక్ వస్తువులు విక్రయిస్తే షాపు సీజ్ చేసి కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

–కె. రామచంద్రారెడ్డి భీమవరం మున్సిపల్ కమిషనర్

కఠిన చర్యలు తప్పవు



నిషేధిత ప్లాస్టిక్ విక్రయిస్తూ దొరికితే కఠిన చర్యలు తప్పవు. పర్యావరణానికి హని కలిగించే ప్లాస్టిక్ విక్రయించకూడదని ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాం. వ్యాపారులు కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయాలు మానుకోవాలి.ఫిబ్రవరి ఒకటి తర్వాత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. వ్యాపారులు ప్రత్యామ్నాయంగా పేపర్ పేట్లు, గన్ని బ్యాగులు, అరటి, చెరకుతో తయారు చేసిన వస్తువులు మాత్రమే విక్రయించాలి

–టి.రాహుల్ కుమార్‌రెడ్డి, జేసీ, ప్రత్యేక అధికారి భీమవరం మున్సిపాలిటీ

రేషన్ బియ్యం పట్టివేత

ఆకివీడు: స్థానిక సిద్దాపురం రోడ్డులోని ఒక షాపులో భారీగా రేషన్ బియ్యాన్ని బుధవారం పట్టుకున్నారు. మండల సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ మహేష్ ఆధ్వర్యంలో బియ్యాన్ని సీజ్ చేశారు. వివరాలల్లోకి వెళితే.. ఆకివీడులోని సిద్దాపురం రోడ్డులో షణ్ముఖ రైస్ అండ్ ఫిష్ ఫీడ్ షాపులో 3 టన్నుల 150 కేజీల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు సివిల్ సప్లై డిప్యూటీ మహేష్ బుధవారం రాత్రి చెప్పారు మొత్తం 63 బ్యాగుల్లో 50 కేజీల చొప్పున బియ్యం ఉన్నట్లు ఆయన వివరించారు. దీనిపై షాపు యజమాని దాసరి వెంకట శ్రీనివాసరావుపై కేసు నమోదు చేసి రేషన్ బియ్యాన్ని దగ్గరలోని సమతా నగర్ రోడ్లో గల డీలర్ వద్ద అప్పగించినట్లు ఆయన చెప్పారు.

బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం

భీమవరం అర్బన్: బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని పలువురు వక్తలు తెలిపారు. తల్లిదండ్రులు తప్పకుండా 3 సంవత్సరాలలోపు పిల్లల ఎదుగుదలను ప్రతి నెల గమనించాలని ఐసీడీఎస్ భీమవరం సెక్టార్ సూపర్ వైజర్ డి.అనిల్ కుమారి తెలిపారు. దిరుసుమర్రులోని కోడ్–97 కేంద్రంలో బుధవారం ఈసీసీఈ డే కార్యక్రమం నిర్వహించారు. అంగన్‌వాడీ వర్కర్స్ ఎ.బేబి రాణి, దయామణి, మీనాక్షి పాల్గొన్నారు.

వరకట్న వేధింపులపై కేసు నమోదు

ఉండి: అదనపు కట్నం కావాలంటూ భర్త అతడి కుటుంబ సభ్యుల వేధింపులు భరించలేని మహిళ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మహదేవపట్నం గ్రామానికి చెందిన కుడిపూడి అనూషకు అదే గ్రామానికి చెందిన కనకదుర్గా ప్రసాద్‌తో 2014లో వివాహమైంది. వివాహ సమయంలో రూ.5 లక్షల నగదు, 6 కాసుల బంగారం వరకట్నంగా ఇచ్చారు. వివాహ అనంతరం భర్త మద్యానికి బానిసై, చెడు వ్యసనాలకు లోను కావడంతో డబ్బు కోసం అనూషను వేధింలకు గురి చేయడం ప్రారంభించాడు. అతడి తల్లి, మేనమామ తోడవ్వడంతో వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. గత నెల 29వ తేదీ సాయంత్రం అదనపు కట్నం కోసం జరిగిన గొడవలో మహిళను చంపుతామని బెదిరించడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. బుధవారం బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సై ఎండీ నసీరుల్లా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నాణ్యమైన విద్యాబోధన

భీమవరం: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చదవులు నాణ్యమైనవేగాక తల్లిదండ్రులకు భారం కావని భీమవరం ఆర్‌ఆర్‌డీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వీకేజే ప్రసూన అన్నారు. బుధవారం కళాశాలలో ఏర్పాటు చేసిన ఓపెన్ డే కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. తమ కళాశాలలోని మౌలిక వసతులు, సౌకర్యాలు చూపించడానికి జూనియర్ కళాశాలల విద్యార్థులు, సిబ్బందిని కళాశాలకు ఆహ్వానించినట్లు చెప్పారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అనుభవం, ఉన్నత విద్యార్హతలున్న సిబ్బందితో నాణ్యమైన విద్యను అందజేస్తున్నామన్నారు. విద్యార్థులు కంప్యూటర్, ఫిజి క్స్ ల్యాబ్స్, లైబ్రరీ వంటి వసతులను పరిశీలించారు. కార్యక్రమంలో అధ్యాపకులు పి అరవింద్‌స్వామి, ఎస్ లక్ష్మీకాంతం, పి రాజశేఖర్, అమూల్యరావు, ఉమామహేశ్వరి పాల్గొన్నారు.


ఆర్‌ఆర్‌డీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వసతులను పరిశీలిస్తున్న విద్యార్థులు

ఆత్మీయ కలయిక


వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో ఆంజనేయరాజు

ఉండి: వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పీవీఆర్‌కే ఆంజనేయరాజు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విజయవాడ క్యాంపు కార్యాలయంలో మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉండిలో బుధవారం ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసినట్లు తెలిపారు. ఆయనతో మాట్లాడే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. నియోజకవర్గ ప్రజల యోగక్షేమాలను ఆయన మాట్లాడినట్లు తెలిపారు. అలాగే నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీఎల్ నర్సింహరాజు ఎలా ఉన్నారంటూ కుశల ప్రశ్నలు వేశారని తెలిపారు.ప్రజలకు చేసిన మంచి మనకు ఎప్పుడూ అండగా ఉంటుందని అధైర్య పడకుండా ప్రజాపక్షంగా ముందుకు సాగాలని తెలిపినట్లు ఆయన అన్నారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మంచి చేశామని తమనకు మళ్లీ మంచి జరుగుతుందని ఆయన అన్నారని తెలిపారు. కార్యకర్తలు, నాయకులు, ప్రజలు మీకోసం ఎదురు చూస్తున్నారని ఉండికి రావాలని కోరినట్లు తెలిపారు. దీనిపై త్వరలోనే జిల్లా పర్యటన ఉంటుందని తప్పకుండా ఉండికి వస్తానని జగనన్న హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. పాతూరి జనార్ధనరాజు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన వారిలో ఉన్నారని తెలిపారు.

కార్మిక హక్కులను కాపాడాలి

ఉండి: కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా ఏక పక్షంగా తీసుకొచ్చిన లేబర్‌కోడ్‌ను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయాలని సీఐటీయూ మండల అధ్యక్షుడు ధనికొండ శ్రీనివాస్, కొట్టాడ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. బుధవారం ఉండి సెంటర్‌లో లేబర్‌కోడ్ రద్దు కోరుతూ కేంద్ర కమిటీ పిలుపు మేరకు సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటీష్ కాలం నుంచి ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న నలభై నాలుగు రకాల కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ రద్దు చేసి 50 కోట్ల మంది కార్మికుల హక్కులను కాలరాశారన్నారు. కేంద్రం ఉద్యోగులు, రైతులు, కార్మికులపై తీవ్రమైన దాడి చేస్తుందన్నారు. ప్రధాని మోదీ కార్మికులతో గాని కార్మిక సంఘాలతో గానీ చర్చలు జరపకుండా ఏకపక్షంగా యజమానులకు అనుకూలంగా కార్మికులకు వ్యతిరేకంగా లేబర్‌కోడ్ తీసుకువచ్చారని విమర్శించారు. కార్యక్రమంలో మజ్జి నాగేశ్వరరావు,కంది గణపతి, కట్టా రవి, తదితరులు పాల్గొన్నారు.



నిరసన తెలుపుతున్న సీఐటీయూ నాయకులు

అనుబంధ విభాగాల అధ్యక్షుల నియామకం

ఆకివీడు: ఉండి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షుల నియామకాన్ని బుధవారం వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నియామక ఉత్తర్వులు వెలువడ్డాయి. నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ విభాగం అధ్యక్షుడిగా డొక్కు వెంకట సుబ్రహ్మణ్యం, మహిళా విభాగం అధ్యక్షురాలిగా బందెల ప్రమీల, రైతు విభాగం అధ్యక్షుడిగా చింతలపాటి బలరామరాజు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సెల్ విభాగం అధ్యక్షులుగా పాల లక్ష్మీచక్రధర్, గుండుగొలను ధనరాజు, బొడ్డు రామకృష్ణ, మైనార్టీ సెల్ ఎండీ సిద్ధిక్, కిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఆబోతు శ్యామ్ బాబు, స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడిగా మన్నే మల్లిఖార్జున పవన్ కుమార్, పంచాయతీరాజ్ వింగ్‌కు కఠారి లక్ష్మీపతిరాజు, మునిసిపల్ వింగ్‌కు పుప్పాల సత్యనారాయణ, ఆర్టీ వింగ్‌కు ఎరిచర్ల గ్లాడ్‌సన్, వాలంటీర్ వింగ్‌కు దంపనబోయిన లక్ష్మి శైలజ, గ్రీవెన్స్ సెల్ వేగేశ్న బాల వెంకట నాగరాజు, వాణిజ్య విభాగానికి శేషాద్రి నాగ కుమార్,వీవర్స్ వింగ్‌కు సిద్దాని శ్రీనివాస్, వైఎస్సార్‌టీయూసీకి పెన్మత్స రంగరాజు, అంగన్‌వాడీ వింగ్‌కు మంతెన స్నేహ దుర్గా లత, లీగల్ సెల్‌కు రుక్కాన శ్రీహరి, కల్చరల్ వింగ్‌కు కటిక శ్రీదేవి, సోషల్ మీడియా వింగ్‌కు దగ్గూరి చెక్రి, ఐటీ వింగ్‌కు పడాల కిషోర్ రెడ్డి, దివ్యాంగుల విభాగానికి పొట్నూరి సత్యనారాయణ, డాక్టర్స్ వింగ్‌కు గెడ్డం జోషి, ఇంటిలిజెన్స్ ఫోరం వింగ్‌కు గోగుల మండ చిన్న కృష్ణ మూర్తిని నియమించారు.


నగర పంచాయతీ ముట్టడి

ఆకివీడు: తమకు ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండా విద్యుత్ కనెక్షన్లు తీసి వేసి తమ జీవితాలను అంధకారంలోకి నెట్టారని ధర్మాపుర అగ్రహారంలోని మంచినీటి చెరువు ఆక్రమణదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం రాత్రి నగర పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎయిమ్ (అంబేడ్కర్ ఇండియన్ మిషన్) ఆధ్వర్యంలో బాధితులు తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆందోళనకు దిగారు. కమిషనర్ అప్పటికే కార్యాలయం నుంచి వెళ్లిపోయారని, లోపలికి ఎవరూ వెళ్లొద్దని మేనేజర్, సిబ్బంది కార్యాలయానికి తాళం వేశారు. అయితే కమిషనర్ కార్యాలయంలోనే ఉన్నారని, ఆయన వచ్చి కరెంట్ ఎందుకు నిలుపుదల చేయించారో చెప్పాలని, తమ ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రాత్రి తొమ్మిది గంటల వరకూ వారి నిరసన కొనసాగుతూనే ఉంది.


నగర పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించిన ధర్మాపురం ఆక్రమణదారులు

ఆన్‌లైన్ క్విజ్ పోటీలు

భీమవరం: ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవ కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లాస్థాయి ఆన్‌లైన్ క్విజ్ పోటీలు నిర్వహించినట్లు ఏపీ ఎన్‌జీసీ జిల్లా కోఆర్డినేటర్ వై రవీంద్ర చెప్పారు. జిల్లావ్యాప్తంగా ఉన్నత పాఠశాలల్లోని 8, 9వ తరగతి విద్యార్థులకు జరిగిన ఈ పోటీల్లో విజేతల వివరాలు వెల్లడించారు. 8వ తరగతి స్థాయిలో పెనుగొండ పాఠశాలకు చెందిన పి సుహాసిని(ప్రథమ), జి సుష్మ(ద్వితీయ), ఎం. సౌమ్య(తృతీయ) స్థానంలో నిలవగా 9వ తరగతి స్థాయిలో ఆచంటకు చెందిన ఎ జెస్సీ(ప్రథమ), మార్టేరుకు చెందిన జుత్తిగ తేజశ్విని(ద్వితీయ), ఉండి మండలం చెరుకువాడకు చెందిన జె శ్రీనివాస్(తృతీయ) విజేతలుగా నిలిచారన్నారు. విజేతలకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు, నగదు బహుమతులు జిల్లా విద్యాశాఖాధికారి చేతులు మీదుగా అందిస్తామన్నారు.


ఆన్‌లైన్ క్విజ్ పోటీలు పాల్గొన్న విద్యార్థులు

రేషన్ వాహనాల తనిఖీ


గొల్లలకోడేరులో రేషన్ పంపిణీని పరిశీలిస్తున్న తహసీల్దార్ నడింపల్లి భారతీవిజయలక్ష్మి


మోగల్లులో ఎండీయూ వాహనాన్ని తనిఖీ చేస్తున్న సివిల్ సప్లై డీటీ ఆదిశేషయ్య

పాలకోడేరు: జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు పాలకోడేరు మండల తహసీల్దార్ భారతీ విజయలక్ష్మి గొల్లలకోడేరులోని రేషన్ పంపిణీ చేసే వాహనాన్ని, రేషన్ షాపును తనిఖీ చేశారు. పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్ ఆదిశేషయ్య మోగల్లు, పాలకోడేరులో రెండు రేషన్ వాహనాలను, నాలుగు రేషన్ షాపులను బుధవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్డుదారులను ఎలా పంపిణీ చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. సరుకుల రికార్డులను పరిశీలించారు. వీరి వెంట మాణిక్యాలరావు, సిబ్బంది ఉన్నారు.

లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి



భీమవరంలో నిరసన చేస్తున్న సీఐటియూ నాయకులు

భీమవరం: కార్మికులను బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని సీఐటియూ జిల్లా ఉపాధ్యక్షుడు వాసుదేవరావు హెచ్చరించారు. బుధవారం సీఐటియూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భీమవరంలో నిరసన ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యానికి పూర్వమే పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాల స్థానంలో కరోనా సమయంలో మోదీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు అనుకూలమైన నాలుగు లేబర్ కోడ్‌లను తెచ్చిందని గుర్తుచేశారు. ఈ కోడ్‌ల వల్ల కార్మిక హక్కులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. వికసిత భారత్ పేరుతో మోదీ ప్రభుత్వం కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చి, వారి శ్రమను కొల్లగొట్టేందుకే ఈ లేబర్ కోడ్‌లను తీసుకొచ్చిందని విమర్శించారు. తక్షణమే ఈ లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చింతకాయల బాబూరావు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ, శ్రామిక మహిళా జిల్లా నాయకురాలు డి కళ్యాణి, జి రామకృష్ణ ఇంజేటి శ్రీను, చెల్లబోయిన రంగారావు, రాజేశ్వరి, మాధవి, కె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

వీరవాసరంలో కార్మిక సంఘాల నిరసన

వీరవాసరం: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని సీఐటియూ దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా వీరవాసరంలో కార్మికులు, ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటియూ నాయకుడు ఆంజనేయులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ప్రజా సంపదను కార్పోరేటర్లకు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటియూ మండల అధ్యక్ష కార్యదర్శులు డి వరలక్ష్మి, పి నాగరత్నం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పోతుల మృత్యుంజయ, నలమహారాజు, రైతు సంఘం నాయకులు బలం విజయకుమార్, జ్యోతి బస్సు అంగన్వాడి నాయకులు సత్యవతి, శాంత్ కుమారి ఆశ నాయకులు నిర్మల, సంతోష్ వాణి, వివోఏ నాయకులు పి కుమారి, అనంతలక్ష్మి మిడ్డే మీల్ నాయకులు మద్దాల శ్రీను రతన్కుమారి వలంటీర్లు నాయకులు బాలాజీ పంచాయతీ యూనియన్ నాయకులు మల్లుల ఏసుబాబు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు లింగం సత్యనారాయణ వివిధ రంగాల నుంచి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

తప్పిపోయిన బాలికను గుర్తించిన పోలీసులు


తప్పిపోయిన బాలికను కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్న సీఐ కాళీచరణ్

భీమవరం: ఇంటి నుంచి ఆడుకుంటానని వెళ్లిన బాలిక తిరిగి రాక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా 24 గంటల్లోనే గుర్తించి తల్లికి అప్పగించినట్లు భీమవరం టుటౌన్ సీఐ జి.కాళీచరణ్ చెప్పారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన పి.వెంకటేశ్వరరావు కుమార్తె సిరి మునిసిపల్ పాఠశాలలో 6వ తరగతి చదువుతుంది. మంగళవారం సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన సిరి రాత్రి సమయంలో స్నేహితులతో ఆడుకుంటానని బయటకు వెళ్లి తిరిగిరాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సీఐ కాళీచరణ్, ఎస్సై ఇజ్రాయేల్ సీసీ కెమెరా పుటేజీల ఆధారంగా బాలిక ఉన్న ప్రాంతాన్ని గుర్తించి తల్లికి అప్పగించారు.

ఉచిత హోమియో వైద్య శిబిరం

ఇరగవరం: మండలంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పలువురు వక్తలు తెలిపారు. బుధవారం ఇరగవరం మండలంలోని అన్నవరపుపాడులో ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 17మందికి పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఉచితంగా మందులను అందజేశారు.